క్లుప్తంగా

బీమా చెక్కు అందజేత



నెక్కొండ : మండలంలోని లావుడ్యతండాకు చెందిన స్వామి ఇటీవల మృతి చెందగా మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును స్వామి సతీమణి సునీతకు స్థానిక ఎస్‌బీఐలో మేనేజర్ ఐలేశ్ శనివారం అందజేశారు. అనంతరం మేనేజర్ మాట్లాడారు. బ్యాంకులో ఖాతా, బీమా కలిగిన స్వామి అనారోగ్యంతో మృతి చెందగా పరిహారం మంజూరు చేసినట్లు తెలిపారు. ఖాతాదారులు ప్రభుత్వం తక్కువ ప్రీమియంతో అందిస్తున్న బీమా పాలసీలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లావుడ్య సరోజన, మాజీ సర్పంచ్ లావుడ్య హరికిషన్, తదితరులు పాల్గొన్నారు.

సన్మానం



నర్సంపేట : ప్రముఖ సామాజికవేత్త అరికపూడి రఘును స్థానిక లీడ్ గ్రంథాలయంలో గ్రంథాలయ వ్యవస్థాపకులు రవికుమార్ శోభారాణి దంపతులు శనివారం జ్ఞాపిక అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడారు. రఘు దివ్యాంగుల సేవలో సుమారు 40 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు చికిత్స, ఉపకరణాల పంపిణీ, విద్య, ఉపాధికి తోడ్పాటు, తదితర కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. అనంతరం రఘు మాట్లాడారు. లీడ్ గ్రంథాలయం తెలుగు రాష్ట్రాల్లో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని చెప్పారు.

7 వేల మందికి పీఎం కిసాన్

గీసుకొండ : మండలంలోని 7,079 మంది రైతులకు పీఎం కిసాన్ యోజన కింద రూ.2 వేల చొప్పున సాయం మంజూరైందని మండల స్పెషల్ ఆఫీసర్ సురేశ్ కుమార్, వ్యవసాయ శాఖ ఏఓ హరిప్రసాద్ బాబు తెలిపారు. మండలంలోని కోనాయమాకుల రైతువేదికలో శనివారం ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ సందేశ వీక్షణ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక అధికారి సురేశ్, ఏఓ హరిప్రసాద్ మాట్లాడారు. కార్యక్రమంలో ఏఈఓలు రజని, కావ్య, గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.

పోరాటాల ఫలితంగానే నిధుల మంజూరు

నర్సంపేట : పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం జూనియర్ కళాశాలల మరమ్మతులకు సీఎస్ఆర్ నిధులు కేటాయించిందని ఏబీఎస్ఎఫ్ జిల్లా నాయకుడు వంశీ తెలిపారు. ప్రభుత్వం నిధులు కేటాయించడంపై స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట సంఘం నాయకులు, విద్యార్థులు శనివారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల దుస్థితిపై ఏబీఎస్ఎఫ్, ఇతర విద్యార్థి సంఘాలు పోరాటాలు నిర్మించాయని, నిరసనలు తెలిపాయని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, చరణ్, సాయిచందు, ప్రకాశ్, బన్నీ, తేజ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

అల్లం బాలకిశోర్‌రెడ్డి జన్మదిన వేడుకలు



గీసుకొండ : మండలంలోని మనుగొండకు చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకుడు, సామాజిక సేవకుడు అల్లం బాలకిశోర్‌రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం పలు గ్రామాల్లో నిర్వహించారు. అలాగే బాలకిశోర్‌రెడ్డి-స్వప్నదేవి దంపతుల వివాహ వార్షికోత్సవం కూడా ఉండగా గీసుకొండ, మచ్చాపూర్, మనుగొండ, కొనాయమాకులలో ఆయన అభిమానులు, 'కొండా' వర్గం కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. మండల ప్రజలకు కిశోర్‌రెడ్డి అందిస్తున్న సేవలను వారు కొనియాడారు. ప్రజల కష్టాలను తెలిసిన నాయకుడని పేర్కొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

పర్వతగిరి : మండలంలోని కల్లెడ, బూర్గుమడ్ల, రావూరు, దూపతండా గ్రామాల్లో నేడు (ఆదివారం) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏడీఈ తిరుపతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల్లో భాగంగా సరఫరా నిలిపేయనున్నట్లు పేర్కొన్నారు.

పత్తిలో గులాబీ పురుగు బెడద

- నస్యరక్షణ చర్యలతో ఉపశమనం
- మండల వ్యవసాయ అధికారి నాగరాజు



నెక్కొండ : మండలంలో పత్తి పంటకు తెగుళ్ల బెడద ఎదురవుతోంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో తెగుళ్ల వ్యాపించడం తెలిసిందే. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు ఉధృతి పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్న క్రమంలో సమగ్ర సస్యరక్షణ చర్యలతో ఉపశమనం లభిస్తుందని మండల వ్యవసాయ అధికారి (ఏఓ) ఎగిడి నాగరాజు తెలిపారు. ఆయన పత్తి రైతులకు గులాబీ పురుగు నివారణపై సూచనలు, సలహాలు అందించారు.

మండలంలో 12 వేల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగుల నివారణ కోసం లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. పంటలో పురుగు ఉధృతి, ఉనికిని గమనించి నివారణ చర్యలు చేపట్టాలి. గులాబీ రంగు పురుగు వ్యాప్తి చెంది పత్తి, పూత, పిందె, కాయలను తినేస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆశించే గులాబీ పురుగు ఇప్పుడు పత్తిని ఆశిస్తే పంటకు తీవ్ర నష్టాన్ని తప్పదు. పంట దిగుబడి రాక రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. పత్తి పంట చేతికొచ్చిన వెంటనే మొదళ్లను అలాగే ఉంచడంతో పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. పత్తి తీసిన మొదళ్లను తొలగించి భూమిని దుక్కి దున్నాలి. పత్తి మొదళ్లను తొలగించనంత వరకు చిగురిస్తూ పూత, పిందె వస్తూనే ఉంటాయి.



నెక్కొండ: పత్తి పంటకు మందు పిచికారీ చేస్తున్న రైతు (ఫైల్)

సస్యరక్షణ చర్యలివే

- పంట మార్పిడి పద్ధతి పాటించాలి.
- వేసవిలో లోతు దుక్కులు చేయాలి. 25 శాతం సేంద్రియ ఎరువులు, 75 శాతం రసాయన ఎరువులు వాడాలి.
- 1:2 లేదా 1:3 నిష్పత్తిలో అంతర పంటలు వేయాలి.
- ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు పెట్టాలి. బుట్టలో గులాబీ రంగు పురుగులు 8 పడితే మరిన్ని జాగ్రత్తలు పాటించాలి.
- గుడ్డి పూలను ఏరి తీయాలి.
- పురుగు గుడ్లను, మొదటి దశ పిల్ల పురుగులను నివారించడానికి 5 శాతం వేప గింజల ద్రావణాన్ని (10 కిలోల వేపగింజల పొడి, 200 లీటర్ల నీటిలో 24 గంటలు నానబెట్టి వడబోసిన రసాయనం) పైరుపై పిచికారీ చేయాలి.
- ముఖ్యంగా పంట తర్వాత అవశేషాలను పూర్తిగా తొలగించాలి.

పంటల సాగులో సస్యరక్షణ కీలకం

- జాతీయ ఆహార భద్రతా మిషన్ కన్సల్టెంట్ సారంగం



దుగ్గొండి : పత్తి పంటను పరిశీలిస్తున్న ఆహార భద్రతా మిషన్ కన్సల్టెంట్ సారంగం, ఏఓ మాధవి

దుగ్గొండి/నర్సంపేట రూరల్/ఖానాపురం : పత్తి, వరి పంటల సాగులో సస్యరక్షణ చర్యలు కీలకమని జాతీయ ఆహార భద్రతా మిషన్ కన్సల్టెంట్ సారంగం, దుగ్గొండి, నర్సంపేట, ఖానాపురం ఏఓలు మాధవి, కృష్ణకుమార్, బోగ శ్రీనివాస్ తెలిపారు. ఆయా మండలాల్లో శనివారం నిర్వహించిన 'ఏరువాక-రైతుల సాగుబడి' కార్యక్రమాల్లో వారు పాల్గొని మాట్లాడారు. పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి నేపథ్యంలో నివారణ కోసం ఎకరానికి 8–10 నీలి, పసుపు రంగు అట్టలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పత్తి మొక్కల కాండంపై మిల్లీ లీటర్ మోనోక్రోటోపాస్ మందుకు 20 మిల్లీలీటర్ల నీటిని కలిపి పూత పూయాలని, గులాబీ పురుగుల ఉధృతిని గుర్తించడానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత వాతావరణం, పంటల్లో కలుపు నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మోతాదుకు మించి ఎరువులు వాడితే చీడపీడలు ఆశించి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు. కార్యక్రమాల్లో స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మీ, ఏఈఓలు హన్మంతు, సంధ్య, రాజ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు నాగేశ్వర్ రావు, రజిత, రైతులు తదితరులు పాల్గొన్నారు.

అవగాహనతోనే చట్టాల సద్వినియోగం

- న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధి రజని



మాట్లాడుతున్న అడ్వకేట్ రజని

గీసుకొండ : అవగాహన కలిగి ఉండడం ద్వారానే చట్టాలను సద్వినియోగం చేసుకోగలమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధి, అడ్వకేట్ రంగరాజు రజని తెలిపారు. మండలంలోని ధర్మారం జెడ్పీ హైస్కూల్‌లో స్థానిక నాయకుడు పోలెబోయిన భరత్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు రజని అతిథిగా హాజరై మాట్లాడారు. ర్యాగింగ్, లైంగిక వేధింపులు, తదితరాల నుంచి రక్షణ కల్పించే చట్టాలపై అవగాహన కల్పించారు. సమాజంలోని ప్రతిఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. విద్యార్థి దశలోనే చట్టాలపై ప్రాథమిక అవగాహన ఉంటే భవిష్యత్‌లో మరింత ఉన్నతంగా ఎదుగుతారని తెలిపారు. చట్టాలపై అవగాహన పెంచుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

క్లెయిమ్స్‌ను సత్వరమే పరిష్కరించాలి

- సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేశ్



ఏసీఎల్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

నర్సంపేట : భవన నిర్మాణ రంగ కార్మికులు దరఖాస్తు చేసుకున్న క్లెయిమ్స్‌ను సత్వరమే పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (బీఆర్‌టీయూ) రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలోని బృందం కార్మిక శాఖ జిల్లా సహాయక కమిషనర్ (ఏసీఎల్)కు శనివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం రమేశ్ మాట్లాడారు. కార్మికులు 2024లో దరఖాస్తు చేసుకున్న క్లెయిమ్స్ సర్వర్ సమస్యతో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సుమారు ఏడు నెలలుగా జాప్యం జరుగుతుండడంతో కార్మికుల కుటుంబాలు వేదనకు గురౌతున్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బల్లె రవి, చామకూరి రాజ్‌కుమార్, మోటూరి జీవన్, అన్నందాసు భాస్కర్, భూక్యా రవి, తదితరులు పాల్గొన్నారు.

మోటార్లకు ఆటోమెటిక్ స్టార్టర్లు బిగించొద్దు



నర్సంపేట రూరల్ : రైతులు వ్యవసాయ భూముల వద్ద మోటార్లకు ఆటోమెటిక్ స్టార్టర్లు బిగించొద్దని విద్యుత్ శాఖ సేఫ్టీ అధికారి, డీఈ ఆనందం కోరారు. నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట, రాజుపేట గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాల నివారణపై శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంటే అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించాలని చెప్పారు.

వైద్యశిబిరం

నర్సంపేట రూరల్ : నర్సంపేట మండలంలోని రాజేశ్వర్‌రావుపల్లిలో చిన్నారికి డెంగీ పాజిటివ్ నిర్ధారణ అయి చికిత్స పొందుతున్న నేపథ్యంలో శనివారం భానోజీపేట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి అరుణ్ చంద్ర పలువురికి వైద్యపరీక్షలు నిర్వహించారు. రక్తనమూనాలు సేకరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

ముందస్తు బోనాలు



రాయపర్తి : మండల కేంద్రంలోని శ్రీ మహాత్మ హైస్కూల్‌లో శనివారం ముందస్తు బోనాల పండగ నిర్వహించారు. విద్యార్థుల పోతురాజు, శివసత్తులు, మైసమ్మ, మారెమ్మ దేవతల వేషధారణలు అలరించాయి. మారెమ్మ తల్లి ఆలయం వరకు బోనాలతో వెళ్లి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సరికొండ శ్రీనివాస్‌రెడ్డి, స్కూల్ డైరెక్టర్ కుంట రమేశ్, ఇన్‌చార్జ్ కిరణ్, ఉపాధ్యాయులు దయాకర్, పండరీనాథ్, రవీందర్, మహేందర్, కపిల్, స్నిజ, అనిత, అరుణ, సుమలత, సంజన, షైనిక, గౌతమి, షమ్మీ, రజిత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

'స్థానిక' ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

- బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి



సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌రెడ్డి

దుగ్గొండి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి కోరారు. మండలంలోని గుడ్డేలుగులపల్లిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగరావు, గ్రామ క్లస్టర్ ఇన్‌చార్జ్ బొల్లేపల్లి రాము, మట్ట రాజు, అమ్మ రోహిత్, కూరతోట సురేశ్, జంగలి రవి, నగేశ్, తొర్రూరు రవి, తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం

- ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి రమేశ్



సమావేశంలో మాట్లాడుతున్న రమేశ్

నర్సంపేట : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమించక తప్పదని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ తెలిపారు. పట్టణంలోని ఓంకార్ భవన్‌లో సుంచు జగదీశ్వర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశానికి రమేశ్ అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి మోసపూరిత పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ పాలకుల విధానాలపై అవగాహన కల్పించి చైతన్యవంతం చేస్తూ పోరాటాలు నిర్మించాలని సూచించారు. తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్రా ప్రతాప్, నగర కార్యదర్శి మాలోతు సాగర్, నగర కార్యదర్శివర్గ సభ్యులు ముక్కెర రామస్వామి, ఎగ్గని మల్లికార్జున్, ఐతం నగేశ్, మాలోత్ ప్రత్యూష, తాటికాయల రత్నం, గణిపాక ఓదెలు, పరిమల గోవర్దన్ రాజు, మహ్మద్ మహబూబ్ పాషా, రాయినేని ఐలయ్య, నలివెల రవి, మాధవి, రామస్వామి, దాసారపు అనిల్, తదితరులు పాల్గొన్నారు.

శిశువుకు ముర్రుపాలు శ్రేయస్కరం

- అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రమ



మాట్లాడుతున్న సూపర్‌వైజర్ రమ

నర్సంపేట : శిశువుకు ముర్రుపాలు శ్రేయస్కరమని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ ఎస్.రమ తెలిపారు. పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రం-4లో టీచర్ నల్ల భారతి ఆధ్వర్యంలో తల్లులకు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూపర్‌వైజర్ రమ మాట్లాడారు. శిశువుకు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని చెప్పారు. శిశువుకు ఆర్నెళ్లు పూర్తయ్యే వరకు ముర్రుపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. తదనంతరం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న బాలామృతం తినిపించాలని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శోభ, అంగన్‌వాడీ టీచర్ గౌసియా, ఎస్‌ఎల్‌ఎఫ్ అధ్యక్షురాలు భాగ్య, ఆర్‌పీ రజిత, ఆశ కార్యకర్త రమ, తదితరులు పాల్గొన్నారు.

వీధి వ్యాపారులకు వసతి కల్పించాలి



వినతిపత్రం ఇస్తున్న సందీప్, నాయకులు

నర్సంపేట : పట్టణంలో పండ్లు, కూరగాయలు, ఇతర సరుకులు అమ్ముకునే వీధి వ్యాపారులకు శాశ్వత ప్రాతిపదికన వసతి కల్పించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలోని బృందం మున్సిపల్ అధికారులకు శనివారం వినతిపత్రం అందజేసింది. అనంతరం సందీప్ మాట్లాడారు. బస్టాండ్ ఎదుట ఉన్న పండ్ల వ్యాపారుల షాపులను కోర్టు ప్రహరీని 10 ఫీట్లు వెనక్కి జరపాలని లేదా నిరుపయోగంగా ఉన్న అగ్రికల్చర్ గోదాముల సమీపంలోని మార్చాలని, తదితర సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు జూలూరి మనీశ్ గౌడ్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, సీనియర్ నాయకులు ఠాకూర్ శివరంజన్ సింగ్, పట్టణ ఉపాధ్యక్షులు కాసుల నాగేంద్రబాబు, ఠాకూర్ విజయ్‌సింగ్, కందకట్ల నాగరాజు, జిల్లా కార్యదర్శి చేను నరేశ్, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీఓగా బాధ్యతల స్వీకరణ



నల్లబెల్లి : ఎంపీడీఓగా పసరగొండ రవి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓగా పని చేసిన నర్సింహామూర్తి ఉద్యోగ విరమణ పొందగా స్థానిక ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న రవికి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు. రవికి కార్యాలయ సూపరింటెండెంట్ ఆబిద్ అలీ, సీనియర్ అసిస్టెంట్ శారద మణి, జూనియర్ అసిస్టెంట్లు శైలజ, పరంజ్యోతి, టైపిస్ట్ గంగాధర్, ఈ-పంచాయతీ ఆపరేటర్ రఘువరణ్ తదితరులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

చెన్నారావుపేట ఏపీఎంగా తిలక్..



తిలక్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న సీసీలు

నర్సంపేట : చెన్నారావుపేట ఏపీఎంగా తిలక్‌కుమార్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. మండలంలో ఏపీఎంగా పని చేసిన ముక్కెర ఈశ్వర్ గీసుగొండకు బదిలీ కాగా మండలానికి తిలక్‌కుమార్ బదిలీపై వచ్చారు. ఈశ్వర్ నుంచి తిలక్ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. తిలక్‌కు సీసీలు కట్టయ్య, సుజాత, శ్రీలత, మంజుల, మాణిక్యం పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీఎంగా రాజీరు..



ఏపీఎంకు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీసీలు, ఇతరులు

పర్వతగిరి : మదర్ థెరిస్సా మండల సమైఖ్య ఏపీఎంగా అదర్‌సంధి రాజీరు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఆరేళ్లపాటు విధులు నిర్వహించిన ఏపీఎం తోటకూరి కృష్ణమూర్తి కేసముద్రం మండలానికి బదిలీ కాగా ఆ స్థానంలో రాజీరు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా రాజీరుకు సమైక్య సిబ్బంది, వీఓఏలు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీసీలు రమాదేవి, రవీందర్, రాజు, సుధాకర్, కాంతయ్య, రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈఓ శ్రీనివాస్, అకౌంటెంట్ రాధిక, తదితరులు పాల్గొన్నారు.

నియామకం



దుగ్గొండి : ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలంలోని దేశాయిపల్లికి చెందిన కానుగుల రంజిత్ నియమితులయ్యారు. ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు మోకాళ్ల రమేశ్ శనివారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలపై విద్యార్థులను చైతన్యవంతం చేస్తామని తెలిపారు.

వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

నర్సంపేట : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 4, 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన 72 గంటల నిరాహార దీక్షకు సంబంధించిన వాల్‌పోస్టర్లను పట్టణంలోని సిద్ధార్థ, బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలల విద్యార్థుల సమక్షంలో టీజీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తడిగొప్పుల మల్లేశ్, డివిజన్ నాయకుడు ప్రవీణ్ పట్టణంలో శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సురేశ్, నాగరాజు, పాషా, ఖాజా, పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలు..

నల్లబెల్లి : ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి (యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో ఈనెల 5న హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఈనెల 5న తలపెట్టిన ధర్నాకు సంబంధించిన కరపత్రాలను స్థానిక హైస్కూల్‌లో హెచ్‌ఎం వసంతతో కలిసి యూనియన్ నాయకురాలు మర్రి అన్నాదేవి శనివారం ఆవిష్కరించారు. అనంతరం అన్నాదేవి మాట్లాడారు. ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిన, ఉద్యోగోన్నతి కల్పించాల్సి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కోశాధికారి రవూఫ్, మండల అధ్యక్షుడు కత్తి కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

కేయూ దూరవిద్యను వినియోగించుకోవాలి

గీసుకొండ : కాకతీయ విశ్వవిద్యాలయం అందిస్తున్న దూర విద్య అవకాశాలను చదువు మధ్యలో మానేసిన వారే కాకుండా డిగ్రీ, పీజీ అభ్యసించని వ్యక్తులు వినియోగించుకోవాలని ఇన్‌చార్జ్ ఎంపీడీఓ పాక శ్రీనివాస్ కోరారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట కేయూ ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ల కరపత్రాలను శనివారం ఆయన విడుదల చేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఎస్ డిగ్రీ కళాశాల దూర విద్య అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ కొక్కొండ శ్రీనివాస్, కార్యాలయ సూపరింటెండెంట్ కమలాకర్, ఏపీఓ చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.


'రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదు'

వర్ధన్నపేట : బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ జిల్లా కార్యదర్శి జడ సతీశ్ శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను సాకుగా చూపుతూ ఎన్నికలను తాత్సారం చేస్తోందని పేర్కొన్నారు. న్యాయ, రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఉన్నాయంటూ నమ్మించే యత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీలకు అధికారం కట్టబెట్టడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని తేటతెల్లం చేశారు. చిత్తశుద్ధి ఉంటే బీసీని సీఎం చేయాలని డిమాండ్ చేశారు.

12న సామాజిక తనిఖీ ప్రజావేదిక సభ

నర్సంపేట : ఈనెల 12న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక సభ నిర్వహిస్తామని చెన్నారావుపేట ఎంపీడీఓ నల్ల శ్రీవాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మండలంలో గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో సభలు పూర్తి చేసిన తర్వాత తుది నివేదికను ప్రజావేదికలో సమర్పిస్తారని వివరించారు. చెన్నారావుపేటలోని రైతు వేదికలో ఉదయం 10 గంటలకు సభ ఉంటుందని పేర్కొన్నారు.

నాడు తండ్రి.. నేడు కొడుకు ఆత్మహత్య



సూర్యప్రకాశ్ (ఫైల్)

నెక్కొండ : సుమారు తొమ్మిదేళ్ల క్రితం తండ్రి, తాజాగా శనివారం కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మండలంలోని అలంకానిపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోజనపల్లి సూర్యప్రకాశ్ (24) బంగారం పనులు చేస్తూ జీవనం సాగించే వాడు. ఇటీవల అనారోగ్యం బారిన పడ్డాడు. శనివారం తల్లి డోర్నకల్‌కు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా తొమ్మిదేళ్ల క్రితం సూర్యప్రకాశ్ తండ్రి రవీంద్రచారి సైతం అదే ఇంట్లో ఉరేసుకోవడం గుర్తు చేసుకుని మృతుడి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.